క్లుప్తంగా

చంద్రబాబు పాలనలో మోసం గ్యారెంటీ



దావులూరు(కొల్లిపర): మండలంలోని దావులూరు గ్రామంలో మంగళవారం తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఒకటి, రెండు హామీలు నేరవేర్చారని.. అవి కూడా పూర్తిగా అమలు చేయకుండా కొంత మందికే పరిమితం చేశారన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు కళ్లం వెంకటప్పారెడ్డి, గ్రామ సీనియర్ నాయకుడు, మండల కార్యదర్శి పల్లా మధుసుదర్శనరావు, మండల ప్రధాన కార్యదర్శి మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు నాలాది బుజ్జిబాబు, మోర్ల శ్రీను, పిల్లి గంగాధర్, మంద్రు రాజు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి



తెనాలి రూరల్: తెనాలిలో ఆటోల తనిఖీల స్పెషల్ డ్రైవ్‌ను రవాణా శాఖ అధికారులు మంగళవారం చేపట్టారు. మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ తోట రాఘవరావు తమ సిబ్బందితో కలిసి తెనాలి, చేబ్రోలు మండలం నారాకోడూరులో ఆటోలను తనిఖీ చేశారు. స్కూల్ ఆటోల డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. ఓవర్ లోడుతో వెళుతున్న నాలుగు ఆటోలను గుర్తించి రూ.36 వేలు జరిమానా విధించారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదం



తెనాలి టౌన్: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదపడతాయని ఘట్టమనేని నాగరత్నమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవలతో పాటు సమాజహితమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

తెనాలి, తెనాలి టౌన్: స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన స్వాతంత్ర్య సమరయోధులకు మంగళవారం రణరంగ్ చౌక్‌లో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పి.నాగసూర్యశశిధరరావు, జి.ద్వారక శ్రీనివాస్, మల్లవరపు ప్రసాద్, బొల్లిముంత కుమార్, పెనుగొండ శివకుమార్, స్వామి, చందు, అయ్యప్ప, షేక్ నాగూర్, కార్తీక్, వీరస్వామి, పూలేరామ్, శ్రీను, మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామం నుంచి బీజేపీ పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలి వచ్చి స్థానిక గాంధీచౌక్‌లోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేని రణరంగ్‌చౌక్‌లోని అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, భజరంగ్‌దళ్ రామకృష్ణ, కె.వాసుదేవనాయుడు, కడియాల నందకిషోర్, తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన వీరసంస్మరణ దినోత్సవంలో మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనాసింహ, మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి పలువురిని సన్మానించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి.



మా తెలుగుతల్లి నృత్యరూపకం



రణరంగ్ చౌక్‌లో నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు



గాంధీచౌక్‌లో నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు



సమర యోధుడి వారసురాలు షేక్ నూర్జహాన్‌కు సత్కారం



స్వచ్ఛంద సేవకుడు మొవ్వా సత్యనారాయణ



స్వచ్ఛంద సేవకుడు ఇనయతుల్లా



శిల్పి కాటూరి వెంకటేశ్వరరావుకు సత్కారం

రెండు రాష్ట్రాలు నంది అవార్డులను ఎంపిక చేయడం తగదు

తెనాలి రూరల్: ఏపీలో నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి చేయాలని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు తెలంగాణాలో నివాసం ఉంటున్న కొందరు సూచించడంపై 'మా-ఏపీ' వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెనాలి మండలం పెదరావూరు ఫిలిం స్టూడియోలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో ఇప్పటికే 'నంది' పేరును తొలగించి గద్దర్ పేరుతో సినిమా అవార్డులను అందజేయగా.. ఆనాడు జరిగిన సినిమా అవార్డుల ఎంపిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌తో కలిసి చేశారా.. అంటూ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లు విభజన చట్టం ప్రకారం ఏర్పాటు కాగా.. నియమ నిబంధనలకు లోబడి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఏపీ నంది అవార్డుల ఎంపికలో తెలంగాణ వ్యక్తుల ప్రమేయం మంచిది కాదని దిలీప్ రాజా అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న జీవోలు



జెండా ఆవిష్కరిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్

తెనాలి టౌన్: విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న జీవోలను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక టూ టౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద గల శ్రీ చైతన్య కళాశాలలో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొని జెండా ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను పరిరక్షించాలన్నారు. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి.శివ, నాగరాజు, మాజీ జిల్లా అధ్యక్షుడు ఎం.కిరణ్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, తెనాలి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోట్లు, కోశాధికారి జి.కళ్యాణ్, నాయకులు శివయ్య, యశ్వంత్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ



విద్యార్థులకు మందులు వేస్తున్న డాక్టర్ యేసుబాబు



విద్యార్థులకు మాత్రలు వేస్తున్న సిబ్బంది

తెనాలి టౌన్: స్థానిక కొత్తపేటలోని బాలికోన్నత పాఠశాలలో మంగళవారం పురపాలక ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మువ్వా యేసుబాబు పాల్గొని నులిపురుల నివారణ మందులు విద్యార్థులకు అందజేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ ప్రియాంక, హెల్త్ విజిటర్లు పుష్పలత, విజయకుమారి, ఆరోగ్య కార్యకర్తలు శిరోమణి, అక్కమ్మ, చంద్రమ్మ, పాల్గొన్నారు.

తెనాలి రూరల్: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలోని 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం' పర్యవేక్షణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జి.పద్మ నిలిపురుగుల నివారణ మాత్రలను అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలు పి.సరళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎ.అరుణ, డి.శ్రీలక్ష్మీ, హెల్త్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరావు, ఆశా వర్కర్లు పరిమళ, సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రూ.7.80 కోట్లతో తెనాలి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం

– మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి టౌన్: తెనాలి నియోజకవర్గంలో రూ.7.80 కోట్లతో పంచాయతీరాజ్ నిధులతో నూతన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం రూరల్ మండలం కంచర్లపాలెం గ్రామంలో కంచర్లపాలెం నుంచి తేలప్రోలు, అత్తోట వెళ్లే బీటీ రోడ్డు రూ.1.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ, అంగలకుదురు, సోమసుందరపాలెం, నందివెలుగు, నేలపాడు, పినపాడు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, డిప్యూటీ ఎంపీడీవో వైవీడీ ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

పోలీస్‌స్టేషన్ సందర్శన..

తెనాలి రూరల్: తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించారు. రణరంగచౌక్‌లో అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం సమీపంలోని స్టేషన్‌కు డీఎస్పీ జనార్ధనరావుతో కలిసి మంత్రి వెళ్లారు. అక్కడ వసతులను పరిశీలించారు. సీఐ రమేశ్‌బాబును కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు సక్రమంగా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. మహిళా పోలీసులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంత్రి వెంట సబ్ కలెక్టర్ సంజనాసింహ, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఉన్నారు.



కంచర్లపాలెంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి మనోహర్

శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర నాటక ప్రదర్శన రేపు

తెనాలి: స్థానిక కొత్తపేటలోని రామకష్ణకవి కళాక్షేత్రంలో గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర భక్తిరస నాటకం తొలి ప్రదర్శనగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్న తెనాలి నాటక సమాజం శ్రీవిజయలక్ష్మి శ్రీనివాస నాట్యమండలితో.. భారీ సినీ సెట్టింగులతో.. 25 మంది కళాకారులతో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు ఆర్గనైజర్ దీపాల తారకసాయినాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రముఖ హార్మోనిస్టు, కీర్తిశేషులు దీపాల సుబ్రహ్మణ్యం సమర్పణలో సాయంత్రం 6.35 గంటలకు నాటక ప్రదర్శన ఆరంభిస్తామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

యువత కొత్త అవకాశాలను సృష్టించాలి

తెనాలి టౌన్: యువత సృజనాత్మక ఆలోచనలతో కొత్త అవకాశాలను సృష్టించాలని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు క్రీడలు, సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను యువత అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. కార్యక్రమంలో పి.భార్గవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ జ్యోతిబసు, కళ్యాణ్ చక్రవర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డ్రోన్ సహాయంతో జూదరుల అరెస్ట్

తెనాలి రూరల్: డ్రోన్ కెమెరా సహాయంతో పోలీసులు జూదరులను అరెస్ట్ చేశారు. మండల పరిధి నేలపాడు జగనన్న కాలనీ సమీపంలోని పొలాల్లో రూరల్ ఎస్ఐ కె.ఆనంద్, సిబ్బంది డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా జూదంలో తెనాలికి చెందిన వెంకటేష్, కొల్లిపరకు చెందిన భాస్కర్, చక్రాయపాలెంకు చెందిన ఢిల్లీ పోలేశ్వరరావు, బుర్రిపాలెం రోడ్డు బీసీ కాలనీకి చెందిన ఉగ్గం ఫణి, అత్తోట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు, సతీష్ అర్జున్, బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన విశల్ ఉన్నారని.. వీరిని డ్రోన్ కెమెరా ఆధారంగా గుర్తించామని.. అందరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

హిందీ ప్రేమీమండలిలో అకడమిక్ విద్య



తెనాలి: తిలక్ జాతీయ పాఠశాలగా నడిచి, జాతీయోద్యమంలో సత్యాగ్రహుల స్థావరంగా నిలిచి, 8 దశాబ్దాలుగా హిందీ ప్రచారంలో నడిచిన హిందీ ప్రేమీ మండలి మహావిద్యాలయం ఇక అకడమిక్ విద్యకూ బాధ్యతను తీసుకోనుంది. ప్రేమీమండలిలో జరిగిన సభలో నిర్వాహకులు మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. స్వరాజ్య ఉద్యమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన మహాత్మాగాంధీ ప్రేమీమండలిని దర్శించి, ఇక్కడ జాతీయ పతాకను ఎగురవేశారు. ఆ సందర్భానికి చిహ్నంగా ఇక్కడ గల గాంధీజీ సిమెంటు విగ్రహం స్థానంలో ప్రస్తుతం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. గాంధీ రాట్నం వడుకుతున్నట్లుగా తెనాలి శిల్పి కాటూరి రవిచంద్ర రూపొందించిన ఈ విగ్రహాన్ని సిద్ధార్థ అకాడమీ, విజయవాడ కరస్పాండెంట్, శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, గుంటూరు అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు, బాలకుటీర్ వ్యవస్థాపక కార్యదర్శి నన్నపనేని మంగాదేవి ఆవిష్కరించారు. శిల్పి రవిచంద్రను అక్కడే సత్కరించారు. ప్రేమీమండలి వ్యవస్థాపకులు బోయపాటి నాగేశ్వరరావు, సుభద్రాదేవి విగ్రహాలకు అంజలి ఘటించారు. ఈ సభకు పాలడుగు లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమీ మండలిలో మార్పులు చేస్తున్నట్టు డాక్టర్ ఈలప్రోలు శ్రీనివాసరావు వెల్లడించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రావెల సాంబశివరావు 'గాంధీజీ అవసరం నాడు–నేడు' అనే అంశంపై ప్రసంగించారు. బాలకుటీర్ ముఖ్య పరిపాలన అధికారి నాగళ్ల రఘురామ్ మాట్లాడుతూ.. ప్రేమీమండలిలో అయిదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలను నడపనున్నట్లు చెప్పారు. సభానంతరం నన్నపనేని మంగాదేవి చేతుల మీదుగా ప్లే స్కూలును ప్రారంభించారు. కస్తూరి స్వాగతం పలుకగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, పాలకవర్గ బాధ్యులు పాల్గొన్నారు.

అమరవీరులకు రోటరీ బాధ్యుల నివాళి



తెనాలి: స్థానిక రణరంగ చౌక్‌లోని స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన ఏడుగురు స్వాతంత్ర్య సమరయోధులకు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మంగళవారం నివాళులు అర్పించారు. క్విట్ ఇండియా అమరవీరుల వీరసంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల పోరాటం వల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, తెనాలి కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, రోటరీ సభ్యులు గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాసరావు, కన్నెగంటి మురళీకృష్ణ, మల్లాది అర్జున, ఎస్.కిషోర్, పావులూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.